
సాక్షి ఒడిశా

గురువారం । 16 । ఫిబ్రవరి । 2023



శ్రీమందిరం ఆదాయం లెక్కింపు

భువనేశ్వర్: పూరీ జగన్నాథాలయంలో భక్తులు కానుకల రూపంలో సమర్పించిన హుండీ ఆదాయాన్ని ఆలయ పాలకవర్గం బుధవారం లెక్కించారు. ఇందులో నగదు రూ. 2,96,690లు వచ్చాయని అధికారులు వెల్లడించారు.



బీజేడీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి

- 8లో▸



పేదల బియ్యంపై కోత తగదు

- 8లో▸

న్యూస్‌రీల్

మావోయిస్టుల ఆడియో టేప్ కలకలం

మల్కన్‌గిరి: ఆంధ్రా–ఒడిశా బోర్డర్ జోనల్ కమిటీ కార్యదర్శి రాకేష్ పేరుతో మంగళవారం ఓ విడుదల చేసిన ఆడియో టేప్ కలకలం సృష్టిస్తోంది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 10న ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు–మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఆ సమయంలో ఇద్దరు దళ సభ్యులను పోలీసులు బంధించగా, ఒకరు తప్పించుకున్నారు. రైను అలియాస్ శ్రీనును మాత్రం పట్టుబడగా, తమ వెంట తీసుకొని, మల్కన్‌గిరి తరలించినట్లు సమాచారం ఉంది. అయితే అతన్ని ఏం చేశారో ఇప్పటి వరకు ప్రకటించలేదని, కనీసం లొంగిపోయినట్లు కూడా రికార్డుల్లో పేర్కోవడం, కోర్టులో హాజరు పరచలేదని ఆరోపించారు. ఈ వ్యవహారంలో మల్కన్‌గిరికి చెందిన రాజకీయ నేతలు హస్తం కూడా ఉందని అనుమానించారు. వెంటనే రైనును న్యాయస్థానంలో హాజరు పరచకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

ప్రాణం తీసిన సెల్ఫీ సరదా

రాయగడ: సెల్ఫీ తీసుకునే మోజులో ఓ యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన జిల్లాలోని భలుమస్కా ప్రాంతంలో బుధవారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కాసీపూర్ సమితి గొడుబల్లి గ్రామానికి చెందిన సుధీర్ గౌరడ(24) తన స్వస్థలం కాసీపూర్ వెళ్లేందుకు భలుమస్కా స్టేషన్‌లో రైలు కోసం ఎదురు చూస్తున్నాడు. అదే సమయంలో వచ్చిన గూడ్స్ రైలు ఎక్కిన యువకుడు.. తన ఫోన్‌లో సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో విద్యుత్ తీగలు తాకడంతో షాక్‌కు గురై, కింద పడిపోయాడు. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి, శరీరం పూర్తిగా కాలిపోవడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.

జయనారాయణ మిశ్రా తీరుపై నిరసన



గుమ్మా బ్లాక్‌లో నిరసన వ్యక్తం చేస్తున్న సునేమి మండళ్

పర్లాకిమిడి: బీజేపీ సీనియర్ నాయకులు జయనారాయణ మిశ్రా మహిళా పోలీసుపై దౌర్జన్యంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ బీజేడీ గజపతి జిల్లా గుసాని బ్లాక్ కార్యాలయం ఎదుట సమితి అధ్యక్షుడు వీర్రాజు, జెడ్పీటీసీ బుధవారం ఆందోళకు దిగారు. బేషరతుగా పోలీసు అధికారినికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బ్లాక్ కార్యాలయం ఎదుట ప్లకార్డులు ప్రదర్శించారు. అలాగే కాశీనగర్‌లో బ్లాక్ అధ్యక్షుడు రొక్కం రాంప్రసాద్, జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు ధర్నా చేపట్టారు.

ఏకగ్రీవంగా కళింగసేన కార్యవర్గం



మాట్లాడుతున్న రాష్ట్రశాఖ అధ్యక్షుడు హేమంత్ రథొ

రాయగడ: కళింగసేన జిల్లా శాఖకు నూతన కార్యవర్గం ఏర్పాటైంది. ఈ మేరకు సంస్థ రాష్ట్రశాఖ అధ్యక్షుడు హేమంత్ రథొ పర్యవేక్షణలో స్థానిక ప్రజా పనులశాఖ ఐబీలో బుధవారం నిర్వహించిన సమావేశంలో కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ప్రకటించారు. అధ్యక్షుడిగా బిభుతిభూషన్ పొరిడ, ఉపాధ్యక్షులుగా నళినీ పాణి, శివరాం బెహరా, గణేష్ సేనాపతి, తారాప్రసాద్ పట్నాయక్, సాధారణ కార్యదర్శులుగా నిరంజన్ నిమల, రాజేంద్ర సుండి, చక్ర ఖుంబారి, ఉమాశంకర్ హుయిక, కోశాధికారిగా రాజేశ్వర్ కుంభార్, కార్యదర్శులుగా సునీల్ పాత్రొ, జితేంద్ర సుండి, యుధిష్టర్ బొడొమాల్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని సభ్యులు అభినందించారు.

సామాజిక పింఛన్లు పెంచాలని డిమాండ్

పర్లాకిమిడి: వృద్ధాప్య, వితంతు తదితర సామాజిక పింఛన్లను రాష్ట్రప్రభుత్వం రూ.500 నుంచి రూ.3 వేలకు పెంచాలని ఉత్కళ మహిళా సమితి సభ్యులు డిమాండ్ చేశారు. అలాగే మగ వారితో సమానంగా మహిళా కూలీలకు కూడా రోజుకు రూ.600ల వేతనం అందించాలని కోరారు. ఈ మేరకు గజపతి కలెక్టరేట్ వద్ద బుధవారం ఆందోళన నిర్వహించారు. దివ్యాంగ మహిళలకు నెలవారీ పింఛన్ రూ.5 వేలు అందించాలని, సుకన్యా సమృద్ధి యోజనా పథకం అమలు చేయాలని కోరారు. అనంతరం జిల్లా అదనపు మేజిస్ట్రేటు సంగ్రాంశేఖర పండాను కలిసి వినతిపత్రం అందించారు. ఆందోళనలో రాణిపేట, పర్లాకిమిడికి చెందిన మహిళలు పాల్గొన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వరి వివాదం రగులుతోంది. ప్రధానంగా 2023–24 బడ్జెట్‌లో వరి రైతులకు కేంద్రం అన్యాయం చేసిందని రాష్ట్రంలో అధికారపక్షం బిజూ జనతాదళ్ ఆరోపిస్తుంది. మరోవైపు ఆహార సబ్సిడీ సకాలంలో విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వంపై అవాంఛనీయ ఆర్థిక భారం పెంచుతోందని ఆవేదన వ్యక్తం చేసింది.

– భువనేశ్వర్



చివరి ప్రయాస!



- రాష్ట్రంలో రగులుతున్న వరి వివాదం
- గతంలో ఏటా 18లక్షల మెట్రిక్ టన్నుల వరి సేకరణ
- ప్రస్తుతం 4లక్షల మెట్రిక్ టన్నులకు పరిమితం చేసిన కేంద్రం
- మద్దతు ధర సైతం పెంచక పోవడంపై రాష్ట్రప్రభుత్వం అసంతృప్తి

కేంద్రప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన ఆహార సబ్సిడీ బకాయి విడుదలకు చొరవ కల్పించుకోవాలని రాష్ట్రమంత్రి అతున్ సవ్యసాచి నాయక్ కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీశాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశారు. జాతీయ ఆహార భద్రత నియమావళి మేరకు వరి సేకరణ, సరఫరా ఇతరేతర సంక్షేమ కార్యకలాపాల్లో వారధిగా(నోడల్ ఏజెన్సీ) వ్యవహరిస్తున్న ఒడిశా రాష్ట్ర పౌర సరఫరా కార్పొరేషన్(ఓఎస్‌సీఎస్‌సీ) లిమిటెడ్ సంస్థపై ఆర్థిక భారం పెరుగుతోందని గుర్తుచేశారు. నిబంధనల మేరకు ప్రతి త్రైమాసికం మొదటి నెలలో 90శాతం చొప్పున ముందస్తు రాయితీగా కేంద్రప్రభుత్వం విడుదల చేయాల్సి ఉందన్నారు. గుర్తించిన సరుకుల సేకరణ, కొనుగోలు, పంపిణీ ఇతరేతర కార్యకలాపాలకు ఈ నిబంధన వర్తిస్తుందని, అయితే ఈ కార్యాచరణ కొనసాగడం లేదని విచారం వ్యక్తంచేశారు. దీంతో బకాయి భారం పెరుగుతోందని వివరించారు. ఈ భారం కేంద్రప్రభుత్వం తొలగించాల్సి ఉండగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆహార సబ్సిడీ భారం సమగ్రంగా రూ.14,249.07 కోట్లుగా పేర్కొన్నారు. దీనిలో 3వ త్రైమాసికం వరకు తాత్కాలిక సబ్సిడీ బకాయిలు రూ.5,027.36 కోట్లు కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4వ త్రైమాసికపు బకాయి రూ.1,469.78 కోట్లుగా వివరించారు. ఈ పరిస్థితులు వరి నిల్వల నిర్వహణకు జారీ చేసిన నిర్ధారిత నియమావళి ఎస్‌ఓపీ అమలు, కార్యాచరణ దారి తప్పుతున్నట్లు స్పష్టం అవుతుందని ఆరోపించారు. ఈ తప్పిదం బకాయి భారం పెరుగుదలకు ప్రేరేపిస్తోందని అభిప్రాయం వ్యక్తంచేశారు.

మద్దతు ధరకు కొనుగోలు చేయాలి..

రాష్ట్ర రైతాంగం పండించిన ప్రతి వరి గింజను మిగులు లేకుండా కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) చెల్లించి, కేంద్రప్రభుత్వం కొనుగోలు చేయాలని బిజూ జనతాదళ్(బీజేడీ) డిమాండ్ చేస్తోంది. రాష్ట్రంలో మిగులు వరి పరిస్థితులు తాండవిస్తున్నాయని, 2023–24 బడ్జెట్‌లో వరి సేకరణకు కేటాయింపులు భారీగా కుదించడం పట్ల ఆ పార్టీ రాష్ట్రశాఖ ఉపాధ్యక్షుడు డాక్టర్ ప్రసన్న ఆచార్య అసంతృప్తి వ్యక్తం చేశారు. దాదాపు రూ.20 వేల కోట్లు కేటాయింపులు తగ్గించడంతో వరి సేకరణ దిగజారి, రైతాంగానికి కనీస మద్దతు ధర లభించే అవకాశాలు సన్నగిల్లాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులు ప్రధానంగా పశ్చిమ ఒడిశాలో తాండవిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంతపు రైతాంగం జీవనోపాధి వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో కనీస మద్దతు ధరను కేంద్రం 1.5 రెట్లకు పెంచే యోచన లేనట్లు స్పష్టం చేస్తుందని ఆరోపించారు.

అసెంబ్లీ తీర్మానం నిర్వీర్యం..

క్వింటాల్ వరి కనీస మద్దతు ధర రూ.2,930కి పెంచాలని రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిన విషయం ప్రసన్న ఆచార్య గుర్తుచేశారు. రైతాంగం సంక్షేమానికి జారీ చేసిన అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం కేంద్రప్రభుత్వం మరోసారి తిరస్కరించడం తథ్యమని చెప్పకనే చెబుతోందని వ్యాఖ్యానించారు.

80శాతం తగ్గింపు..

రాష్ట్రంలో వరి సేకరణ పరిమితిని కేంద్రప్రభుత్వం కుదించింది. భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) రాష్ట్రం నుంచి ఏటా 18లక్షల మెట్రిక్ టన్నుల వరి సేకరించేది. కేంద్రప్రభుత్వం ఈ పరిమితిని 80 శాతానికి తగ్గించడంతో వార్షిక వరి సేకరణ 4లక్షల మెట్రిక్ టన్నులకు పరిమితమైంది. రాష్ట్రంలో కేవలం బర్‌ఘడ్ జిల్లా వార్షిక వరి ఉత్పాదన 4లక్షల మెట్రిక్ టన్నులు. ఈ లెక్కన రాష్ట్రంలో మిగిలిన 29 జిల్లాల వరి ఉత్పాదన పరిస్థితి ఏమిటని బీజేడీ రాష్ట్రశాఖ ఉపాధ్యక్షుడు ఆచార్య ఎద్దేవా చేశారు. పశ్చిమ ఒడిశా నుంచి ఐదుగురు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు భారత పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారని గుర్తు చేశారు. రైతాంగం సంక్షేమానికి వీరంతా నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు రాష్ట్రంలో రైతుల దయనీయ పరిస్థితుల పట్ల మౌనం వహించడం అత్యంత శోచనీయమన్నారు. రైతాంగం స్వార్థ ప్రయోజనాల పరిరక్షణ కోసం రాష్ట్రంలో పండే ప్రతి వరిగింజను కేంద్రప్రభుత్వం కొనుగోలు చేసి, రైతాంగానికి కనీస మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు.

ప్రేమజంట బలవన్మరణం

కొరాపుట్: ప్రేమికుల దినోత్సవం సాక్షిగా ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన నవరంగ్‌పూర్ జిల్లా పపడాహండి సమితి చేటు చేసుకుంది. విషయాన్ని బుధవారం ఉదయం గమనించిన స్థానికులు మైదల్‌పూర్ పోలీసులకు తెలియజేశారు. వివరాల్లోకి వెళ్తే... మైదల్‌పూర్ సమీపంలోని మజ్జిగుడ పంచాయతీ బలేగాం గ్రామానికి చెందిన బెల్ ముదలి(20), నీలాద్రిగుడకు చెందిన తిరుపతి మాఝి(22) గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మంగళవారం ప్రేమికుల దినోత్సవం నేపథ్యంలో కలుసుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఇరువురూ తిరిగి రాలేదు. ఇరు కుటుంబాలు చుట్టుపక్కల గాలించినా ఆచూకీ లభించలేదు. బుధవారం ఉదయం అంపానీఘాట్ సమీపంలోని జోడ్కా అడవిలోకి వెళ్లిన కొందరు గిరిజనులు చెట్టుకు ఉరి వేసుకొని మృతదేహాలు కనిపించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామ ప్రధాన మార్గానికి 100మీటర్ల దూరంలో విప్ప చెట్టుకి ఉరి వేసుకున్నారు. యువకుడు తన బెల్ట్‌తో, యువతి చున్నీతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. మైదల్‌పూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.



అటవీ ప్రాంతంలో చెట్టుకు వేలాడుతున్న ప్రేమజంట మృతదేహాలు

కొయిలపాడ బస్తీకి రైల్వే నోటీసులు



కొయిలాపాడలో రైల్వే అధికారులు ఇటీవల తొలగించిన ఇళ్లు

- 21లోగా ఖాళీ చేయాలని అల్టిమేటం జారీ

రాయగడ: స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని కొయిలాపాడ బస్తీలో ఉన్న ఇళ్లను ఈనెల 21లోగా ఖాళీ చేయాలని, లేకుంటే తామే యంత్రాల సాయంతో తొలగించాల్సి వస్తుందని రైల్వే అధికారులు తుది నోటీసులు జారీ చేశారు. రైల్వే డివిజన్ ఏర్పాటులో భాగంగా అవసరమయ్యే కార్యాలయాలు, సిబ్బంది నివాసాలు, ఇతర నిర్మాణాలకు సంబంధించి పట్టణంలో గత కొన్నాళ్లుగా అక్రమణల్లో ఉన్న రైల్వే స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో రైల్వేశాఖ అధికారులు స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు ఇప్పటికే ప్రక్రియ ప్రారంభించారు. మునిగుడ తదితర ప్రాంతాల్లో రైల్వే ఆక్రమణ స్థలాలను ఖాళీ చేయిస్తుండగా.. జిల్లా కేంద్రంలో సైతం ఖాళీ చేయించేందుకు నడుం బిగించారు. ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసిన అధికారులు తాజాగా స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని కొయిలాపాడ బస్తీవాసులకు నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉండగా గత మంగళవారం కొంతమంది రైల్వేశాఖ అధికారులు కొయిలాపాడ బస్తీలో పర్యటించి, నారానమ్మా, పానియా సాబోరో, మానిక్ నాగ్‌కు చెందిన పూరిళ్లను తొలగించారు. త్వరలో మిగతా ఇళ్లను తొలగిస్తామని హెచ్చరించారు. దీనిపై తుది తేదీ ఖారరు చేస్తూ నోటీసులు ఇచ్చారు. అయితే కాలనీని తొలగించే ముందు జిల్లా యంత్రాంగం తమకు పునరావాసం కల్పించాలని ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజలు ఇటీవల కలెక్టర్‌ను కలిసి, వినతిపత్రం అందించారు. దీనిపై స్పందించిన ఆమె.. పట్టణ శివారులో పునరావాసం కింద స్థలాలను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ప్పటి వరకు స్థల కేటాయింపు విషయంలో ఎటువంటి పురోగతి లేకపోవడం, మరోవైపు రైల్వే అధికారులు ఇళ్లను తొలగించేందుకు సన్నాహాలు చేస్తుండటంతోం బస్తీవాసుల్లో ఆందోళన నెలకొంది.

ఆ ధర్నాలన్నీ నాటకాలే


- బీజేపీ, బీజేడీపై ఎమ్మెల్యే తారాప్రసాద్ విమర్శలు



కొరాపుట్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలోని బీజేడీ ప్రభుత్వాలు ప్రజలను మధ్య పెట్టే నాటకాలకు తెరదించాలని జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బహినీపతి విమర్శించారు. కొరాపుట్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఆయన మీడియాతో బుధవారం మాట్లాడారు. ఎన్నికలు వస్తున్నాయంటే ఆ రెండు పార్టీలు ఆందోళన పేరిట నాటకాలకు దిగడం పరిపాటిగా మారిందని దుయ్యబట్టారు. కేంద్ర రైల్వేమంత్రి అశ్విన్ శ్రీవైష్ణవ్‌ను రాష్ట్రం నుంచే రాజ్యసభకు పంపించిన సీఎం నవీన్ పట్నాయక్ గుర్తుంచుకోవాలన్నారు. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే ఏ బిల్లుకీ బీజేడీ అడ్డు పడకుండా మద్దతు ఇచ్చిందని గుర్తుచేశారు. నవీన్ ఢిల్లీ వెళ్తే ప్రధాని మోదీతో భేటి అవుతారని, అదే రాష్ట్రంలో రైతుల సమస్య పరిష్కారం విషయంలో మాత్రం చొరవ చూపడం లేదని ఆక్షేపించారు. ఏడాదికి 2కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం.. గత 8 ఏళ్లలే చేసిందేమీ లేదన్నారు. దీనిపై నిరుద్యోగులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొందూ దొందేనని.. అవినీతిలో కూరుకుపోయిన ఆ రెండు పార్టీలకు రానున్న ఎన్నికల్లే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.

జలాశయంలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

మల్కన్‌గిరి: జిల్లాలోని చిత్రకొండ సమితి ఫిల్‌బాయి గ్రామానికి చెందిన ఘాసి ఖిలో(60) మంగళవారం మధ్యాహ్నం చేపల వేటకు వెళ్లి, జలాశయంలో గల్లంతయ్యాడు. ఎప్పటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చిత్రకొండ పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది సాయంతో చీకటిపడే వరకు జలాశయంలో గాలించినా ప్రయోజనం లేకపోయింది. బుధవారం మధ్యాహ్నం మరోసారి వెతకగా, ఘాసి మృతదేహం లభ్యమైంది. ఈ నేపథ్యంలో పోస్టుమార్టం నిమిత్తం చిత్రకొండ ఆరోగ్య కేంద్రానికి తరలించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.



ఘాసి మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చుతున్న దృశ్యం

చర్చలు విఫలం

- భారతమాల ఎకనామిక్ కారిడార్ పనులను అడ్డుకున్న నిర్వాసితులు



భారతమాల రోడ్డు నిర్మాణం వద్ద ఆందోళన చేస్తున్న నిర్వాసితులు



బాసుపుట్ గ్రామం వద్ద నిర్వాసితులతో చర్చలు జరుపుతున్న అధికారులు

కొరాపుట్: భారతమాల నిర్వాసితులతో అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. నిర్వాసితులు ఆందోళన చేస్తున్న కొరాపుట్ జిల్లా దశమంతపూర్ సమితి బాసుపుట్ వద్ద ప్రాజెక్ట్ ప్రాంతాన్ని అధికారులు బుధవారం సందర్శించారు. దశమంతపూర్ తహసీల్దార్ అజయ్ టిర్కీ, కొరాపుట్ ఎస్‌డీపీఓ మనోజ్ పుజారి, కొరాపుట్ సదర్ పోలీస్ స్టేషన్ ఐఐసీ ధీరేన్ పట్నాయక్ ఈ బృందంలో ఉన్నారు. నిర్వాసితులు మాట్లాడుతూ తమకు గతంలో ఇచ్చిన పరిహారాలు సరిపోవని స్పష్టంచేశారు. వ్యవసాయ భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వ ఉద్యోగం, జీవనోపాధి కోసం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఉన్నతాధికారులు నిర్దిష్ట కాల పరిమితితో కూడిన లిఖితపూర్వక హామీ ఇచ్చేంత వరకు పనులు జరగనివ్వమని ప్రకటించారు. దీంతో అధికారులు డిమాండ్లను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. అంతవరకు పనులు అడ్డగించవద్దని కోరారు. కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూ.20వేల కోట్ల వ్యయంతో భారతమాల పేరుతో 6లైన్ల ఎకనామిక్ కారిడర్ నిర్మిస్తోంది. ఈ రోడ్డు కొరాపుట్ జిల్లాలోని 20 కిలోమీటర్ల పరిధి 20 గ్రామాల్లో కొనసాగుతోంది. నిర్వాసితులు మంగళవారం నుంచి పనులు అడ్డుకోవడం స్పందించిన అధికారులు బుధవారం రాత్రి 6గంటల వరకు చర్చలు కొనసాగించారు. అయితే స్పష్టమైన హామీ వచ్చే వరకు పనులు జరగనివ్వమని నిర్వాసితులు తెలపడంతో అధికారులు వెనుదిరిగారు.

సీబీఐతో దర్యాప్తు చేయించాలి

- సత్య సనాతన ధర్మ సమితి అధ్యక్షుడు దేవాశీష్ హొత్తా



మాట్లాడుతున్న దేవాశీష్ హొత్తా

జయపురం: స్వామీ లక్ష్మణానంద సరస్వతిని 2008 ఆగస్టు 23న హత్యచేసిన వారిని నేటికీ అరెస్ట్ చేయకపోవడం దారుణమని సత్య సనాతన ధర్మ సమితి రాష్ట్ర అధ్యక్షుడు దేవాశీష్ హొత్తా ధ్వజమెత్తారు. లక్ష్మణానంద సరస్వతి జ్యోతి పలువురు సాధువులు, ధర్మ ప్రచారకులు జయపురంలో బుధవారం ఊరేగించారు. ఈ సందర్భంగా స్థానిక గీతా భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో హిందువులు, క్రైస్తవులకు వేర్వేరు చట్టాలు ఉన్నాయా అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. డెంకనాల్ జిల్లాలో లక్ష్మణానంద హత్య జరిగి 15ఏళ్లు కావస్తున్నా నేటికీ హంతకులను ప్రభుత్వం గుర్తించలేక పోయిందని విమర్శించారు. 1999 జనవరి 13న క్రైస్తవ మతగురువు గ్రహమ్‌స్టెన్ హత్య కేసులో నిందితుడు ధారాసింగ్ గత 24 ఏళ్లుగా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడని గుర్తుచేశారు. ఒక్కో కేసులో ప్రభుత్వం ఒక్కో తరహాలో వ్యవహరించడంలో ప్రభుత్వ ఉదాసీనత కనిపిస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, లక్ష్మణానంద సరస్వతి హత్య కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మహాత్మ దిల్లేశ్వరానంద, దేవేంద్ర బాహిణీపతి, బాబూ షొడంగి, సుకాంతకుమార్ ప్రధాన్, సాధూచరణ్ దాస్, రజనీకాంత నాయక్, ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూ పరిషత్ నాయకులు పాల్గొన్నారు.

దూసుకొచ్చిన మృత్యువు

- పెళ్లి ఊరేగింపును ఢీకొన్న కారు
- ఇద్దరు మహిళలు సహా ముగ్గురి దుర్మరణం
- 12మందికి గాయాలు.. ఆస్పత్రికి తరలింపు



ఘటనా స్థలంలో ప్రమాదానికి కారణమైన వాహనం



క్షతగాత్రులను ఎంకేసీజీ ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం

బరంపురం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు 16వ నంబర్ జాతీయ రహదారిలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు మృతిచెందిన విషయం మరువక ముందే మంగళవారం అర్ధరాత్రి మరో ఘటన జరిగింది. నగర శివారు మండియాపల్లి గ్రామంలో జరుగుతున్న పెళ్లి ఊరేగింపు పైకి టవేరా వాహనం అతి వేగంగా దూసుకు రావడంతో ఇద్దరు మహిళలు సహా, ముగ్గురు మృతిచెందారు. పెళ్లి బృందంలో ఉన్న మరో 15మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఛత్రపూర్ చమ్మాఖండి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, చెల్లా చెదేరుగా పడి ఉన్న బాధితులను అంబులెన్స్‌లో బరంపురం ఎంకేసీజీ మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించారు. దీనిపై ఏఎస్పీ ఠాగుర్ ప్రసాద్ పాత్రొ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగర శివారు మండియాపల్లి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి పెళ్లి కుమారుడు ఇంటి వద్ద జరుగుతున్న వివాహానికి నగర లంజిపల్లి శాస్త్రీ నగర్‌కు చెందిన పెళ్లి కుమార్తె బంధువులు బాజీ భజంత్రీలతో ఊరేగింపుగా వస్తున్నారు. అదే సమయంలో అతి వేగంగా వచ్చిన వాహనం.. పెళ్లి బృందంపై నుంచి దూసుకుపోయింది. దుర్ఘటనలో 15మందికి తీవ్ర గాయాలు కాగా, ఎంకేసీజీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ స్వప్నా రెడ్డి, సంజూ రెడ్డి, 12 ఏళ్ల బాలిక భారతీ రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరో ముగ్గురు పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ప్రకటించారు. చమ్మాఖండి పోలీసులు వాహనం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

క్లుప్తంగా

మాజీమంత్రి హబీబుల్లా ఖాన్‌కు నివాళులు



ఖాన్ చిత్ర పటానికి నివాళులర్పిస్తున్న ప్రముఖులు

కొరాపుట్: మాజీమంత్రి హబీబుల్లా ఖాన్ వర్ధంతి కార్యక్రమాన్ని నవరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని శాస్త్రిభవన్‌లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే సదాశివ ప్రధాన్ హాజరై, ఖాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ హబీబుల్లా నవరంగ్‌పూర్ అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా 9సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారని గుర్తు చేశారు. పేదలు, మైనారీలు, తెలుగు ప్రజలకు ఆరాధ్య దైవంగా నిలిచి, ఎన్నో సేవలందించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ప్రతి సందర్భంలో కీలకమైన శాఖలకు మంత్రిగా కొనసాగేవారని వివరించారు. జిల్లాలో ఖాన్ చరిత్ర సువర్ణాక్షరాలతో శాశ్వతంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నవరంగ్‌పూర్ మున్సిపల్ చైర్మన్ కున్ను నాయక్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మున్నా త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.

నమ్మకంగా దోచేశారు..

- వృద్ధురాలి నుంచి బంగారం గొలుసు అపహరణ

సారవకోట: ఓ వృద్ధురాలిని నమ్మించి ఆమె మెడలో ఉన్న బంగారాన్ని తెంచుకుపోయిన ఘటన సారవకోట మండలంలో బుధవారం చోటుచేసుకుంది. తొగిరి గ్రామానికి చెందిన వృద్ధురాలు మట్ట ఎర్రమ్మ అలుదు గ్రామంలో జరిగిన బంధువుల వివాహ కార్యక్రమానికి వెళ్లారు. తిరిగి తొగిరి గ్రామానికి వెళ్లేందుకు వడ్డినవలస దగ్గర ఆటో దిగింది. అక్కడ నిరీక్షిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి తొగిరి గ్రామానికి తీసుకెళ్తానని నమ్మించి ఎక్కించుకున్నాడు. మార్గమధ్యలో వాహనాన్ని నిలిపి అప్పటికే అక్కడ వేచి ఉన్న మరో వ్యక్తితో కలిసి ఎర్రమ్మ మెడలో ఉన్న మూడుప్పావు తులాల బంగారం గొలుసును తెంచుకుని పరారయ్యారు. బాధితురాలు సారవకోట పోలీసుస్టేషన్‌కు చేరుకొని జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశారు. హెచ్‌సీ రమణమూర్తి కేసు నమోదు చేశారు. సమీప పోలీసు స్టేషన్ల సిబ్బందిని అప్రమత్తం చేశారు.

జ్యోతిబాపూలే పాఠశాలలో ఏడుగురు విద్యార్థినులకు అస్వస్థత



స్పృహలోకి వచ్చిన చిన్నారులు

కాశీబుగ్గ: పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని మహాత్మా జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ పాఠశాలలో బుధవారం రాత్రి ఏడుగురు బాలికలు అస్వస్థతకు గరయ్యారు. ఎనిమిదో తరగతి చదువుతున్న ప్రవల్లిక, తనూశ్రీ, రోజారాణి, శోభ, పల్లవి, కీర్తన, సుప్రియలకు కళ్లమంటలు, వాంతులు, తలనొప్పి, ఆయాసం వంటి సమస్యలు రావడంతో 108 అంబులెన్సులో పలాస ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పర్యవేక్షించి ప్రథమ చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న పలాస తహశీల్దారు లంబాల మధుసూదన్ ఆస్పత్రికి చేరుకుని వైద్యులతో మాట్లాడారు. ఎటువంటి అపాయం లేదని నిర్ధారించడంతో ప్రిన్సిపాల్, వార్డెన్లను పిలిపించి వివరాలు తెలుసుకున్నారు. గురువారం ఉదయం రక్తపరీక్షలు జరిపితే పూర్తి వివరాలు తెలుస్తాయని, ప్రస్తుతం చిన్నారుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

టెక్కలి రూరల్: అక్కవరం సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి కారు ఢీకొని గాయపడిన బండి సిమ్మయ్య(50) శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందినట్లు టెక్కలి ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

అనురాగనిలయంలో పాము కలకలం



పాముతో గ్రీన్‌మెర్సీ సీఈఓ రమణమూర్తి

శ్రీకాకుళం కల్చరల్: జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్‌బీ బంగ్లా వద్ద రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనురాగ నిలయం భవనంలోకి బుధవారం నాగు పాము ప్రవేశించడంతో పిల్లలు, వృద్ధులు హడలిపోయారు. వాషింగ్ మిషన్‌లోకి పాము వెళ్లిన విషయాన్ని గుర్తించిన సిబ్బంది గ్రీన్‌మెర్సీ స్నేక్ హెల్ప్‌లైన్‌కు తెలియజేశారు. గ్రీన్ మెర్సీ సీఈఓ రమణమూర్తి పామును చాకచక్యంగా పట్టుకుని అటవీ సిబ్బంది సాయంతో అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు రెస్క్యూ టీంను అభినందించారు.

బీజేడీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి

- రాష్ట్రవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శ్రేణుల నిరసనలు
- ఒడిశాలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ ఆరోపణ



కొరాపుట్: నవరంగ్‌పూర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్న బీజేపీ నాయకులు



రాయగడ: ఎస్పీ కార్యాలయం ఎదుట నినాదాలు చేస్తున్న బీజేపీ నాయకులు

కొరాపుట్: రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను, బీజేడీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని భారతీయ జనతా పార్టీ శ్రేణులు పిలుపునిచ్చారు. బుధవారం ఆ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్‌ల ఎదుట ఆందోళనలు చేపట్టింది. ఇందులో భాగంగా నవరంగ్‌పూర్ కలెక్టరేట్ ఎదురుగా భారీ ధర్నా చేపట్టారు. ఉమ్మర్‌కోట్ ఎమ్మెల్యే నిత్యానంద గొండో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపించారు. రాష్ట్రమంత్రి నవకిషోర్ దాస్ నడిరోడ్డుపై తుపాకీ గుళ్లకు బలికావడం శోచనీయమన్నారు. కేబినెట్ మంత్రికే రక్షణ లేకపోతే.. ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తంచేశారు. తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. నిరసనలో మాజీ ఎంపీ బలభద్ర మాఝి, పార్టీ జిల్లా అధ్యక్షుడు జగదీష్ బిసోయి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్ బిసోయి, సీనియర్ నాయకుడు గౌరీశంకర్ మాఝి తదితరులు పాల్గొన్నారు.

కొరాపుట్‌లో..

జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు ఆందోళన నిర్వహించారు. మెయిన్ రోడ్డు నుంచి భారీ ర్యాలీతో కలెక్టరేట్ వరకు చేరుకున్నారు. ప్రధాన ద్వారం ముందు బైఠాయించి రాకపోకలను అడ్డుకున్నారు. రాష్ట్రంలో ప్రజలకు భద్రత కల్పించలేని ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో పార్టీ జిల్లా అధ్యక్షుడు సుమంత్ ప్రధాన్, మహిళా మోర్చా నాయకురాలు పూర్ణిమా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీ కార్యాలయం ముట్టడి..

రాయగడ: రాష్ట్రంలో రోజరోజుకు శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని, దీనికి నైతిక బాధ్యతగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాజీనామా చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించారు. పార్టీ జిల్లాశాఖ అధ్యక్షుడు శివకుమార్ పట్నాయక్ నేతృత్వంలో వందలాది మంది కార్యకర్తలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ముందుగా సర్క్యూట్ కూడలి నుంచి ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పట్నాయక్ మాట్లాడుతూ రాష్ట్రమంత్రి నవదాస్ వంటి వారికి నడిరోడ్డుపై కాల్పులు జరిపి, హతమార్చడం వంటి ఘటనలే శాంతి భద్రతలు లోపించాయనడానికి నిదర్శనమన్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో తరచూ చోటు చేసుకుంటున్న దొంగతనాలు, దోపిడీలను నివారించడంలో పోలీస్ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు బసంతకుమార్ ఉలక, కిషోర్‌పండా తదితరులు పాల్గొన్నారు.



పర్లాకిమిడి: మాట్లాడుతున్న ఎమ్మెల్యే నారాయణరావు

ముఖ్యమంత్రి రాజీనామ చేయాలి..

పర్లాకిమిడి: జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ, ధర్నా చేపట్టారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, పర్లాకిమిడి ఎమ్మెల్యే కోడూరు నారాయణరావు, సాధారణ కార్యదర్శులు జగన్నాథ మహాపాత్రొ, ఈ.ప్రశాంత్, మహిళా మోర్చా నాయకులు అరుణిమా సాహు, కార్యవర్గ సభ్యులు సిద్ధేశ్వర మిశ్రా, సీహెచ్ సింహాద్రి, యువజన నాయకులు యుగంధర్, కోట్ల యువరాజ్, అనీల్‌కుమార్, గేదెల శ్రీధరనాయుడు తదితరులు మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు రక్షణ కల్పించడంలో హోంశాఖ మంత్రిత్వ బాధ్యతలు సైతం నిర్వర్తిస్తున్న నవీన్ పట్నాయిక్ విఫలమయ్యారని విమర్శించారు.



కొరాపుట్: జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం



పర్లాకిమిడి: కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్తున్న నాయకులు, కార్యకర్తలు

పేదల బియ్యంపై కోత తగదు



లమతాపుట్‌లో ఆందోళన నిర్వహిస్తున్న బీజేడీ కార్యకర్తలు

- కేంద్ర ప్రభుత్వంపై బీజేడీ నాయకుల విమర్శలు



పదంపూర్‌లో అధికారికి వినతిపత్రం అందిస్తున్న ఎమ్మెల్యే రఘురాం పొడాల్

కొరాపుట్: పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యంలో కోత తగదని బీజూ జనతాదళ్ నాయకులు విమర్శించారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ, సమితి కేంద్రాల వద్ద బీజేడీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగా కొరాపుట్, నవరంగ్‌పూర్ జిల్లాల్లో జరిగిన కార్యక్రమాల్లో నాయకులు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా పేదలకు ఒక్కొక్కరికీ 10కిలోల బియ్యం ఇస్తుండేదని తెలిపారు. ప్రస్తుతం 5కిలోలకు కుదించడం తగదన్నారు. వంట గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు సామన్యుడికి అందనంత స్థితిలో ఉన్నాయని ఆరోపించారు. అనంతరం అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఇదిలా ఉండగా.. ధర్నాలకు సీనియర్ నాయకులు దూరంగా ఉండగా, కొరాపుట్ అసెంబ్లీ పరిధిలో జరిగిన ఆందోళనకు ఎమ్మెల్యే రఘురాం పొడాల్ హాజరయ్యారు.

అధికారులకు వినతి..

పర్లాకిమిడి: కేంద్రప్రభుత్వం పేదలకు ఇచ్చే ప్రధాన మంత్రి గరీబ్ అన్న కల్యాణ్ పథకంలో 5కిలోల బియ్యం తగ్గించడం పట్ల గుసాని, గుమ్మా బ్లాక్ స్థాయిలో బీజేడీ నాయకులు ఆందోళన నిర్వహించారు. గుసాని సమితి అధ్యక్షులు వీర్రాజు, పార్టీ నాయకులు పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తంచేశారు. అలాగే గుమ్మా బ్లాక్ కార్యాలయం వద్ద ఆదివాసీ ఎస్డీసీ చైర్మన్ మరియం రైతో, గుమ్మాబ్లాక్ అధ్యక్షురాలు సునేమీ మండళ్, నాయకులు బిమల్‌కుమార్ దొళాయి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి పేరిట రాసిన వినతిపత్రాన్ని గుమ్మా బ్లాక్ అధికారులకు అందజేశారు.



పర్లాకిమిడి: గుసాని ధర్నాలో పాల్గొన్న బీజేడీ నాయకుడు వీర్రాజు

మానవత్వాన్ని చాటుకున్న సీడాప్ చైర్మన్



మహిళలను ఆస్పత్రికి తరలిస్తున్న 108 వాహన సిబ్బంది

ఇచ్ఛాపురం: రాష్ట్ర సీడాప్ చైర్మన్ సాడి శ్యాంప్రసాద్‌రెడ్డి ఆపదలో ఉన్న మహిళను ఆస్పత్రికి తరలించేలా కృషి చేసి ఉదారతను చాటుకున్నారు. ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌లో బిచ్చమెత్తుకుని జీవనం సాగించే మహిళ వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం అపస్మారక స్థితికి చేరుకుంది. విజయవాడ వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌కు వెళ్లిన శ్యాంప్రసాద్‌రెడ్డి ఆపదలో ఉన్న మహిళను చూసి చలించిపోయారు. వెంటనే 108 వాహనానికి ఫోన్ చేసి ఆస్పత్రిలో చేర్పించి వైద్యసదుపాయాలు అందేలా చర్యలు తీసుకున్నారు.

ప్రణాళికా బద్ధంగా చదివితే ఉజ్వల భవిష్యత్తు

ఎచ్చెర్ల క్యాంపస్: విద్యార్థులు ప్రణాళికా బద్ధంగా చదివితే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతోందని బీఆర్‌ఏయూ వీసీ నిమ్మ వెంకటరావు అన్నారు. వర్సిటీ కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో బుధవారం పిటర్ డెక్కర్ సెమినార్ హాల్లో ఫ్రెషర్స్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంబీఏ వంటి కోర్సులు చదువు తున్న విద్యార్థులు యంగ్ మేనేజర్లుగా, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. విషయ పరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరమన్నారు. ప్రతి విద్యార్థి నిరంతరం తరగతులకు హాజరు కావాలన్నారు. ప్రస్తుత కాలానుగుణంగా వచ్చిన మార్పులు గమణించి అందుకు తగ్గట్టుగా విద్యలో ముందుకు సాగాలని సూచించారు.

అక్రమ రవాణా కట్టడికి చర్యలు



మాట్లాడుతున్న తహసీల్దార్ గురుప్రసాద్

ఇచ్ఛాపురం రూరల్: మానవ అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తహసీల్దార్ సదాశివుని గురుప్రసాద్ అన్నారు. మండలంలో ఎం.తోటూరు గ్రామంలోని ఒక ప్రైవేటు ఉన్నత పాఠశాలలో 'యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్'పై బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్రమ రవాణా నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. చదువులేని పేదవారికి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్‌లు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. గుడ్ టచ్ - బ్యాడ్ టచ్‌పై వివరించారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమన్నారు. ఈవ్ టీజింగ్‌కు పాల్పడడం, బాలికలపై అనుచితంగా ప్రవర్తించడం వంటివి ఎదురైతే 1098 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. సమావేశంలో మానవ అక్రమ రవాణా నివారణ ఎస్‌ఐ ఎల్.వెంకటరావు, ఎస్‌సీఎల్పీ ప్రోగ్రామ్ మేనేజర్ పెంకి బాలకృష్ణ, లేబర్ ఆఫీసర్ పి.పి.సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

పుల్వామా వీరులకు నివాళులు



నివాళులర్పిస్తున్న సహోజ్య హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు

జయపురం: కశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో మరణించిన భారత్ సైనికులకు స్థానిక మహిళలు, యువకులు, చిన్నారులు మంగళవారం రాత్రి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సహోజ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. జయపురం రాజమహల్ జంక్షన్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి మురళీ పట్నాయక్ మాట్లాడుతూ 2019 ఫిబ్రవరి 14న జమ్మూ కశ్మీర్ వెళ్తున్న సీఆర్‌పీఎఫ్ బలగాలపై ఉగ్రవాదులు బాంబులతో దాడి చేశారని గుర్తుచేశారు. ఈ ఘటనలో ప్రాణాలర్పించిన 40మంది జవాన్ల త్యాగాలను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు.

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి



సందపు సీతయ్య (ఫైల్)

పాతపట్నం: మండలంలోని బడ్డుబల్రి పంచాయతీ శిష్టుజగన్నాథపురం గ్రామానికి చెందిన వృద్ధుడు సందపు సీతయ్య(66) బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతయ్య బుధవారం సాయంత్రం గ్రామ సమీపంలో పొలం పనులు చేసుకుని తిరిగి ఇంటికి వస్తుండగా మెళియాపుట్టి మండలం పింగువాడ నుంచి తెంబూరు వైపు వస్తున్న మ్యాక్సీ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో సీతయ్య తలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే గ్రామస్తులు పాతపట్నం సీహెచ్‌సీకి తరలించారు. సూపరింటెండెంట్ సురేంద్రకుమార్ ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో శ్రీకాకుళం రిమ్స్‌కు తీసుకువెళుతుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించ్చారు. సీతయ్యకు కుమారుడు సందపు సుదర్శన్, కుమార్తె జ్యోతి ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ ఎన్.కామేశ్వరరావు తెలిపారు.

లారీ ఢీకొని యువకుని దుర్మరణం



అశోక్‌కుమార్ (ఫైల్)

నార్కట్‌పల్లి: లారీ ఢీకొని యువకుడు దుర్మరణం చెందాడు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం ఏఎస్ కాలనీకి చెందిన దొన్న అశోక్‌కుమార్ (30) నల్లగొండలోని కేఎఫ్‌సీలో బ్రాంచ్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. పని నిమిత్తం మంగళవారం హైదరాబాద్‌కు వెళ్లాడు. అక్కడ పని ముగిసిన తర్వాత బుధవారం బైక్‌పై నల్లగొండకు బయలుదేరాడు. మార్గమధ్యలో నార్కట్‌పల్లి మండల కేంద్రంలో ఫ్లైఓవర్ వద్ద నల్లగొండ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అశోక్‌కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదం అనంతరం లారీ ఆపకుండా వెళ్లడంతో పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా గుర్తించారు. లారీని, డ్రైవర్‌ను వాడపల్లి పోలీస్‌స్టేషన్ సమీపంలో అదుపులోకి తీసుకుని నార్కట్‌పల్లి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.

జనం చెంతనే రక్తసేకరణ

- రక్త సేకరణకు సంచార అంబులెన్స్
- కోచ్‌లో అత్యవసర సామగ్రి

శ్రీకాకుళం కల్చరల్:

ఆపదలో ఉన్నవారికి రక్తం ఎంతో అవసరం. సకాలంలో రక్తం అందకపోతే ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి ఘటనలకు ఆస్కారం లేకుండా..ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచి రక్తం అందించేందుకు రెడ్‌క్రాస్ సంస్థ కృషి చేస్తోంది. తరచూ రక్తదాన శిబిరాలను నిర్వహించి రక్తదాన్ని సేకరించి అవసరమైన వారికి అందజేసి ప్రాణదాతగా నిలుస్తోంది. ఇందులో భాగంగా రక్తనిధి కేంద్రానికి అవసరమైన రక్తాన్ని సేకరించేందుకు శ్రీకాకుళం రెడ్‌క్రాస్ సంస్థ సంచార అంబలెన్స్‌ను ఏర్పాటు చేసుకుంది. న్యూఢిల్లీకి చెందిన ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్‌క్రాస్ సహకారంతో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ శ్రీకాకుళం శాఖకు అంబులెన్స్‌ను సమకూర్చింది. దీన్ని గత ఏడాది జూలై 24వ తేదీన కలెక్టర్, రెడ్‌క్రాస్ ప్రెసిడెంట్ శ్రీకేష్ బి. లాఠకర్ ప్రారంభించారు.

అత్యవసర సౌకర్యాలు

రక్తసేకరణ కోసం కేటాయించిన అంబులెన్స్‌లో పలు సౌకర్యాలు ఉన్నాయి. ఏసీ, జనరేటర్, కుడి భాగంలో ఏసీ ఇన్వర్టర్, బ్యాటరీలు, లోపలి భాగంలో మూడు బ్లడ్ డోనర్ కోచ్‌లు ఉన్నాయి. అలాగే ఒక రిఫ్రిజిరేటర్, టీవీ, బీపీ చెక్ చేయడానికి వీలుగా నాలుగు మిషన్లు, సెలర్ ఒకటి, హిమోగ్లోబిన్ మెషీన్‌లు రెండు, వాషింగ్ టబ్ ఒకటి, మెడికల్ ఆక్సిజన్ సిలెండర్‌లు రెండు, ఎమర్జెన్సీ ఫైర్ కిట్‌లు రెండు, ఐదు కుర్చీలు, రక్తం భద్రపరిచేందుకు రెండు కూల్ బాక్సులు, మంచినీరు నిల్వ చేయడానికి మిలన్ ఉంది. ఒక డాక్టర్, స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్లు అంబులెన్స్‌లో ఉంటారు.



సంచార అంబులెన్స్



అంబులెన్స్‌లో రక్తం సేకరిస్తున్న దృశ్యం (ఫైల్)

520 యూనిట్ల రక్త సేకరణ

శ్రీకాకుళం రెడ్‌క్రాస్ యూనిట్‌కు అంబులెన్స్ కేటాయించడం ఆనందంగా ఉంది. దీంతో ఎక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయాలంటే అక్కడికి వెంటనే వెళ్తున్నాం. బస్సులోనే అన్ని సదుపాయాలు ఉండడంతో రక్తసేకరణ సులువుగా ఉంది. అంబులెన్స్ వచ్చిన తరువాత 22 శిబిరాలు నిర్వహించి 520 యూనిట్ల రక్తం సేకరించాం. కనీసం 20 మంది రక్తదానం చేసేందుకు ముందుకొస్తే వెంటనే అక్కడికి అంబులెన్స్‌తో తమ సిబ్బంది చేరుకుంటారు. రక్తదానం చేయాలనుకుంటే 08942-226555 ఫోన్ నంబర్‌కు సమాచారం ఇవ్వాలి.

– పి.జగన్మోహనరావు, రెడ్‌క్రాస్ చైర్మన్

క్లుప్తంగా

దొంగతనం కేసులో ముద్దాయికి ఆరు నెలల జైలుశిక్ష



వివరాలు వెల్లడిస్తున్న ఎస్సై సన్యాసినాయుడు

చీపురుపల్లి: బంగారు ఆభరణాల దొంగతనం కేసులో నేరం రుజువు కావడంతో పట్టణంలోని సెగిడివీధికి చెందిన ముద్దాయి నక్క శివకు చీపురుపల్లి సివిల్ జడ్జి కోర్టు మెజిస్ట్రేట్ ఎం.విజయరామేశ్వరి 6నెలల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై ఎ.సన్యాసినాయుడు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని సెగిడివీధిలో నివాసం ఉంటున్న తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తలుపులు పగులగొట్టి ఇంట్లోని బీరువాలో నుంచి నాలుగుంపావు తులాల బంగారు ఆభరణాలు దొంగిలించుకుపోయారని బాధితుడు కిల్లంశెట్టి సూర్యప్రకాశ్ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఫిర్యాదు చేశాడని తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి సెగిడివీధికి చెందిన నక్కా శివ ఈ దొంగతనం చేసినట్లు గుర్తించి చీపురుపల్లి సివిల్‌జడ్జి కోర్టులో సాక్ష్యాధారాలతో ప్రవేశపెట్టామని చెప్పారు. సాక్ష్యాధారాల పరిశీలన అనంతరం నక్కా శివను ముద్దాయిగా మెజిస్ట్రేట్ నిర్ధారించి జైలు శిక్ష విధించారని వివరించారు. దొంగిలించిన బంగారు ఆభరణాలను కోర్టు ద్వారా బాధిత కుటుంబ సభ్యులకు అందించామని తెలిపారు.

సారా రవాణా, నిల్వలపై దాడులు



స్వాధీనం చేసుకున్న సారా క్యాన్లతో సీఐ ఉపేంద్ర, సిబ్బంది

పార్వతీపురం: సారా రవాణా, నిల్వలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ ఎల్.ఉపేంద్ర ఆధ్వర్యంలో సిబ్బంది బుధవారం దాడులు నిర్వహించారు. ఈ మేరకు పట్టణంలోని పెదరెల్లివీధి సమీపంలోని చెరువులో సారా దాచారన్న సమాచారం మేరకు ఎస్‌ఈబీ సిబ్బంది దాడులు చేసి 200లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసునమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. అలాగే ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో పార్వతీపురం మండలం బుదురువాడ గ్రామం వద్ద వాహన తనిఖీలు చేపట్టి 80లీటర్ల సారాతో ద్విచక్రవాహనంపై వస్తున్న ఒడిశాకు చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

రాజాంలో ఒడిశా వాసి మృతి



మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్సై రామకృష్ణ

రాజాం సిటీ: ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి స్థానిక శ్రీకాకుళం రోడ్డులో మంగళవారం రాత్రి మృతి చెందాడు. స్థానికంగా ఉన్న దుకాణదారులు బుధవారం ఉదయం మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి సిబ్బందితో చేరుకున్న ఎస్సై వీబీ రామకృష్ణ మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి దగ్గర లభ్యమైన ఆధార్, ఐడీ కార్డుల ఆధారంగా ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన ప్రకాశ్ చంద్రభుయ్యాన్(50)గా గుర్తించి బంధువులకు సమాచారం అందించారు. సమాచారం మేరకు వచ్చిన మృతుడి బంధువులు మాట్లాడుతూ చెన్నైలోని ఎల్‌అండ్‌టీ కంపెనీలో చంద్రభుయ్యా పనిచేసేవాడని చెప్పారు. స్వగ్రామం వస్తూ మార్గమధ్యంలో రాజాంలో దిగిన ఆయన అపోలో పక్కనున్న ఖాళీ స్థలంలో మృతిచెందాడని సీఐ తెలిపారు. మృతుని బంధువుల వద్ద వివరాలు సేకరించి మృతదేహాన్ని అప్పగించామన్నారు.


హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు తప్పనిసరి

పార్వతీపురం: వాహనాలకు గురువారం నుంచి హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లు అమర్చుకోవాలని కలెక్టర్ నిషాంత్‌కుమార్ సూచించారు. 2013 సంవత్సరం తర్వాత రిజిస్ట్రేషన్ చేసిన వాహనాలకు విధిగా హైసెక్యూరిటీ నంబర్‌ప్లేట్లు ఉండాలన్నారు. కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జరిగిన రహదారి భద్రతా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాహన యజమానులు, వాహన డీలర్లు, ఫైనాన్సియర్ వాహనం నంబరు ప్లేట్లు పొందేందుకు ముందస్తుగా ఈ-ప్రగతి వెబ్‌పోర్టల్ హెచ్‌టీటీపీఎస్://ఏపీఆర్‌టీఏసిటిజన్.ఇప్రగతి.ఓఆర్‌జీలో వాహన రిజిస్ట్రేషన్ సంఖ్యను నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో 2013 సంవత్సరం తరువాత రిజిస్టర్ అయిన ప్రతీ వాహనదారుడు తమ వాహనాలకు ఈనెల 25వ తేదీలోగా నంబర్ ప్లేట్స్‌ను అమర్చుకోవాలని కోరారు. లేదంటే వాహనాలకు అపరాధ రుసుం విధిస్తామని స్పష్టం చేశారు.

మన్యం పనసకు గిరాకీ

- జోరుగా అమ్మకాలు
- పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, ఒడిశాకు ఎగుమతి
- కిలో రూ.18 నుంచి రూ.20 మధ్య కొనుగోలు చేస్తున్న వ్యాపారులు
- పదివేల ఎకరాల్లో పంట విస్తరణ
- 10 నుంచి 12 వేల టన్నుల దిగుబడి





సీతంపేటలో పనస కాయలు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు (ఇన్‌సెట్లో) విక్రయానికి గిరిజనులు నిల్వచేసిన పనస

సీతంపేట: మన్యం పనస రుచే వేరు. ఇక్కడ పండే పనసను ఇతర రాష్ట్రాల్లోని హోటళ్లు, వివాహాది శుభ కార్యాల్లో విరివిగా వినియోగిస్తారు. పనసతో బిర్యాని, రకరకాల కూరలు వండుతారు. సేంద్రియ ఎరువులతో పండే ఈ ప్రాంత పనసకు పశ్చిమబెంగాల్, ఒడిశా, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. పనసకాయలు కొనుగోలుకు వ్యాపారులు ఆసక్తిచూపుతుండడంతో గిరిజనులకు మంచి ఆదాయం వస్తోంది.

ఏడాదికి రెండుసార్లు దిగుబడి..

ఏడాదిలో రెండు సార్లు పనసచెట్లు కాపుకొస్తాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో కాసేకాయలను లేతదశలో కూరల నిమిత్తం అమ్మకాలు జరుపుతారు. జూన్ నుంచి మరో కాపు వస్తుంది. అప్పటి పనసకాయలను పండ్ల రూపంలో విక్రయించి గిరిజన రైతులు ఆదాయం ఆర్జిస్తారు.

పదివేల ఎకరాల్లో...

సీతంపేట ఏజెన్సీలో సుమారు 10వేల ఎకరాల్లో పనస పంట విస్తరించి ఉంది. కొండపోడులో ప్రతీచోట పనస చెట్లు ఉన్నాయి. ఈ పంట సాగుకు అంతగా పెట్టుబడులు అవసరం లేదు. దాదాపు 10 నుంచి 12 వేల టన్నుల వరకు ఏటా దిగుబడి వస్తుంది. కిలో రూ.18 నుంచి రూ.20 మధ్య వ్యాపారులు గిరిజనుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. వీటిని లారీలు, వ్యాన్‌లలో లోడ్‌చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అక్కడ వ్యాపారులు కిలో రూ.40 వరకు విక్రయిస్తారని సమాచారం. ఇక్కడ కొనుగోలు చేసిన పనసకు రెట్టింపు ఆదాయం వ్యాపారులకు వస్తుంది. సీతంపేట, దోనుబాయి, కుశిమి, శంబాం, మెట్టుగూడ తదితర గ్రామాల పరిధిలో ఎక్కువగా పండుతుంది. సీతంపేట (సోమవారం), కుశిమి (శనివారం) సంతల్లో గిరిజన రైతులు పనసకాయలను విక్రయిస్తున్నారు.

పంట దిగుబడి బాగుంది



ఈ ఏడాది పంట దిగుబడి బాగుంది. వ్యాపారులకు విక్రయిస్తున్నాం. నాకు పది చెట్లు ఉన్నాయి. ఈ సంవత్సరం ఇప్పటి వరకు రూ.6 వేలు వరకు ఆదాయం వచ్చింది. గ్రామాల్లో కాటాలు వేసి కొనుగోలు చేస్తున్నారు. వారపు సంతల్లో కూడా అమ్ముతున్నాం.

–ఎస్.గణేష్, లోవగూడ

మంచి ఆదాయ వనరు



మాలో కొద్ది మంది యువకులం స్వయం ఉపాధిలో భాగంగా ఇక్కడ కొనుగోలు చేసిన పనస కాయలను మైదానప్రాంత వ్యాపారులకు అమ్మకాలు చేస్తాం. మాకు ఇదో మంచి ఆదాయ వనరు. గిరిజన గూడల్లో ఇంటి పెరట్లో కూడా పనస దిగుబడులు వస్తాయి. మిగిలిన పంటలు ఒకవేళ నష్టపోయినా పనస పంటతో ఆదాయం వస్తుంది.

– ఎస్.చిన్నారావు, మెట్టుగూడ

విద్యుత్ చోరులకు షాక్..!

- ఆకస్మిక తనిఖీలు చేస్తూ కేసులు నమోదు చేస్తున్న అధికారులు
- 2022లో నమోదైన కేసులు 2703
- విధించిన అపరాధ రుసుం రూ.3.94 కోట్లు



విజయనగరం ఫోర్ట్: లైటింగ్స్, ప్రైవేట్ ఫంక్షన్స్‌కు విద్యుత్ లైన్ నుంచి కొంత మంది అక్రమంగా విద్యుత్ వినియోగిస్తుంటారు. మరి కొంతమంది గృహ విద్యుత్ మీటర్‌తో చిన్నపాటి పిండి మిల్లులు, దుకాణాలు వంటివి నిర్వహిస్తుంటారు. ఈ చర్యల వల్ల విద్యుత్‌శాఖకు భారీ స్థాయిలో నష్టం వాటిల్లుతోంది. ఇటువంటి వారిపై విద్యుత్‌శాఖ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్రమంగా విద్యుత్ వినియోగించేవారిపై కేసులు నమోదు చేస్తున్నారు.

జిల్లాలో విద్యుత్ కనెక్షన్ల వివరాలు

కేటగిరి	కనెక్షన్ల సంఖ్య
కేటగిరి-1	6,41,271
కేటగిరి-2	74,288
కేటగిరి-3	3,606
కేటగిరి-4	12,696
హెచ్‌టీ	388
వ్యవసాయం	37,163

2022లో నమోదైన కేసులు 2703:

విద్యుత్‌శాఖకు చెందిన విద్యుత్ చౌర్య విభాగం(విజిలెన్స్), ఆపరేషన్ ఇంజినీర్స్ వేర్వేరుగా తనిఖీలు చేపడుతున్నాయి. 2022లో చేపట్టిన తనిఖీల్లో 2703 కేసులు నమోదు చేశారు. వాటికి సంబంధించి అపరాధ రుసుం రూ.3.94 కోట్లు విధించారు. ఈ కేసుల్లో విద్యుత్ చౌర్యం 1014, అనధికారికంగా విద్యుత్ వాడేవి 112, అదనపులోడుకేసులు 1399 ఉన్నాయి.

అదనపు వాడకానికి అనుమతి అవసరం

అదనపు లోడ్ వాడాలనుకుంటే విద్యుత్‌శాఖ అనుమతి తీసుకోవాలి. కేటగిరి-1 కనెక్షన్ తీసుకుని షాపులకు వినియోగించడం నేరం. విద్యుత్ అక్రమంగా వినియోగించినట్లయితే విజిలెన్స్ విభాగం, ఆపరేషన్ ఇంజినీర్స్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేస్తారు.

పి. నాగేశ్వరావు, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ

అనుమానంతో దాడి



చికిత్స పొందుతున్న అనంత్

పార్వతీపురం: స్నేహితుల మధ్య అనుమానం వచ్చి దాడి చేసిన ఘటనలో ఓ యువకుడికి గాయాలయ్యాయి. ఈ సంఘటనపై పార్వతీపురం ఔట్‌పోస్టు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సీతానగరం మండలం చినభోగిలికి చెందిన సీహెచ్.అనంత్‌ను అదే గ్రామానికి చెందిన కె.భరత్ ఫోన్ చేసి పెట్రోల్ బంకు వద్దకు రమ్మని పిలిచాడు. ఈమేరకు పెట్రోల్ బంకు వద్దకు అనంత్ వెళ్లగా తన చెల్లికి ఫోన్ చేస్తున్నాడన్న అనుమానంతో అనంత్ చెంపపై భరత్ కొట్టాడు. భరత్‌తో పాటు స్నేహితులు వినయ్, చందులు అనంత్‌ను పట్టుకోగా భరత్ చాకుతో అనంత్ ఎడమచేతిని గాయపరిచాడు. అలాగే ముఖంపై కొట్టాడు. ఈ మేరకు పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి చికిత్సకోసం బంధువులు అనంత్‌ను తరలించారు. ఔట్‌పోస్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రూ.42 లక్షలతో జంగిల్ క్లియరెన్స్



జంగిల్ క్లియరెన్స్ పనులు

వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు వద్ద జంగిల్ క్లియరెన్స్ పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. రూ.42 లక్షలతో వివిధ రకాల మరమ్మతులు చేపట్టనున్నట్లు డీఈ నర్మదా పట్నాయక్ తెలిపారు. తొలిరోజు మడ్డువలస గ్రామం నుంచి ప్రాజెక్టు రోడ్డులో పనులు చేపట్టారు.

జాతీయ సమగ్రత శిబిర కంటింజెంట్ ఇన్‌చార్జ్‌గా హరిబాబు



హరిబాబుకు నియమక పత్రం అందిస్తున్న ప్రిన్సిపాల్ రామారెడ్డి

డెంకాడ: జాతీయ సమగ్రత శిబిరానికి ఆంధ్రప్రదేశ్ కంటింజెంట్ ఇన్‌చార్జ్‌గా జొన్నాడ వద్ద గల లెండి ఇంజినీరింగ్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ పీవో తమ్మినేని హరిబాబు ఎంపికయ్యారు. ఏటా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జాతీయ సమగ్రత శిబిరానికి జేఎన్‌టీయూకే, జీవి యూనివర్సిటీల నుంచి 10 మంది విద్యార్థులు ఈ ఏడాది ఎంపికయ్యారు. రాష్ట్ర సంస్కృతి,ఆచార వ్యవహారాలు, స్థితిగతులను వివరించే దిశగా జిల్లా విద్యార్థులను తయారు చేసి, వారు శిబిరంలో పాల్గొనేలా చేసే బాధ్యతలకు తమ్మినేని ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 18 నుంచి 24 వరకూ బెంగాల్‌లోని వర్ధమాన్ యూనివర్సిటీలో జాతీయ సమగ్రత శిబిరం జరుగుతుందని తెలిపారు. 26 రాష్ట్రాల నుంచి ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు పాల్గొని దేశ సంపద, ఔన్నత్యం, రాష్ట్రాల మధ్య సమన్వయ భావన, సంస్కృతి, సంప్రదాయాలపై యువత పాత్రపై వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారని వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీవీ రామారెడ్డి నియామక పత్రాన్ని హరిబాబుకు బుధవారం అందజేసి అభినందించారు.

ముగిసిన అంతర్‌జిల్లా ఆర్చరీ పోటీలు



క్రీడల్లో పాల్గొన్న విద్యార్థులు



విజేతలకు ప్రసంశా పత్రాలు అందజేస్తున్న జేసీ ఆనంద్



ప్రసంశా పత్రాలతో విజేతలు

పార్వతీపురం టౌన్: పార్వతీపురం మన్యం జిల్లాలో మూడు రోజులుగా నిర్వహించిన అంతర్ జిల్లా ఆర్చరీ చాంపియన్ షిప్ పోటీలు బుధవారంతో ముగిశాయి. విజేతలకు జాయింట్ కలెక్టర్ ఒ.ఆనంద్ పతకాలు, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెలుపుఓటములు సహజమని, క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విజేతలందరూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి ఎస్‌డీవీ రమణ, క్రీడల చీఫ్ కోచ్ ఎస్.వెంకటరమణ, కోచ్‌లు గాంధీ, ఎం.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

విజేతల వివరాలు (వరుస నాలుగుస్థానాలు సాధించిన వారు) ఇలా...

అండర్-14 బాలికల విభాగం: బి.గాయత్రి (పశ్చిమ గోదావరి), కె.సాయిసుజన, డి.గీతిక (చిత్తూరు), శివదుర్గ (వైఎస్సార్ కడప)

అండర్-14 బాలురు: ఎస్.రామచైతన్య (విశాఖపట్నం), జి.వెంకటలోకేష్ (పొట్టి శ్రీరాములు నెల్లూరు), వై. నవీన్ (వైఎస్సార్ కడప), వై.ధీమంత్‌ప్రసాద్ (చిత్తూరు)

అండర్-17 బాలికల విభాగం: ఎం.సంజన(చిత్తూరు), కె.దీపిక, టి.తీర్థప్రియ (వైఎస్సార్ కడప), జి.లహరి(విజయనగరం)

అండర్-17 బాలుర విభాగం: ఆర్.నాగేంద్రబాబు (విశాఖపట్నం), జి.భాస్కర్ (వైఎస్సార్ కడప), పి.వి.ఎస్.భరత్ (చిత్తూరు), కె.భరత్‌తేజ(విశాఖపట్నం)

అంచనాలకు మించి చిత్ర నిర్మాణం



మాట్లాడుతున్న చిత్ర హీరో కిరణ్ అబ్బవరం

- 18న 'వినరో భాగ్యము విష్ణుకథ' విడుదల
- ప్రి రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న నటుడు కిరణ్ అబ్బవరం

విజయనగరం టౌన్: ప్రేక్షకుల అంచనాలకు మించి చిత్రాన్ని అద్భుతంగా రూపకల్పన చేశామని నటుడు కిరణ్ అబ్బవరం పేర్కొన్నారు. స్థానిక ఎస్‌వీసీ రంజని థియేటర్‌లో బుధవారం ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్ఆర్.కల్యాణ మండపం చిత్రం 11వ రోజు ఇక్కడికి వచ్చి సినిమా చూసి వెళ్లిపోయానని, మళ్లీ ఇప్పుడు రావడం ఆనందంగా ఉందన్నారు. 'వినరో భాగ్యము విష్ణు కథ' చాలా ప్రత్యేకమైన సినిమా. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ సారథ్యంలో బన్నివాస్ నిర్మాణంలో నిర్మాణం పూర్తి చేసుకుని ఈ నెల 18న మహాశివరాత్రికి చిత్రం విడుదల కానుందని చెప్పారు. గత చిత్రాలకంటే ఈ చిత్రం అందరికీ బాగా నచ్చుతుందన్నారు. సినిమాలో హీరోయిన్‌గా కశ్మీర పరదేశి, మురళీ శర్మ, ఆమని, దేవీప్రసాద్, ప్రవీణ్, ఎల్‌బీ శ్రీరామ్, శుభలేఖ సుధాకర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారన్నారు. మరో మూడురోజుల్లో సినిమా మీ ముందు ఉండబోతుందన్నారు. కార్యక్రమంలో చిత్రయూనిట్ వినోద్, కనకరాజు, థియేటర్ మేనేజర్ సాయిప్రసాద్, రాజశేఖర్, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.

యల్లారమ్మ జాతర నిర్వహణపై సమీక్ష



జాతర నిర్వహణపై అధికారులతో మాట్లాడుతున్న తహసీల్దార్ హేమంత్‌కుమార్

జామి: ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి గాంచిన జామి యల్లారమ్మ జాతర ఈనెల 26నుంచి 28వరకు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లు, చేపట్టవలసిన చర్యలు తదితర అంశాలపై స్థానిక తహశీల్దార్ కార్యలయంలో తహసీల్దార్ జి.హేమంత్‌కుమార్ బుధవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ముందుగా గతంలో జరిగిన ఉత్సవ ఏర్పాట్లపై అధికారులతో చర్చలు జరిపారు.అనంతరం ఈఏడాది జాతరకు తీసుకోవలసిన జాగ్రత్తలపై శాఖల వారీగా చర్చించారు. ఈ ఏడాది జాతరకు సంబంధించి ఉచితదర్శనం క్యూల ఏర్పాటు, భక్తులు ఎండ తీవ్రతకు గురికాకుండా టెంట్‌లు అధికంగా వేయడం, ఉత్సవ నిమిత్తం వసూలు చేసిన అన్ని రకాల వసూళ్లకు దేవదాయశాఖ ద్వారా ముద్రించిన రశీదులు ఇవ్వాలని నిర్ణయించారు. అనధికార వసూళ్లు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వీఐపీ పాస్‌లు విధిగా దేవదాయశాఖ ఈఓ సంతకంతో సరఫరా చేయాలని, ఎన్ని పాస్‌లు ముద్రించారో ముందుగా పోలీస్ శాఖకు అందించాలని స్పష్టం చేశారు. ఆలయ ప్రాంగణం ముందు మందుగుండు సామగ్రి పేల్చే ప్రాంతం వద్ద ఫైర్ సేఫ్టీ వాహనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆలయం ఇన్, అవుట్ గేట్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, అమ్మవారి ఊరేగింపు జరిగే ప్రాంతాల వద్ద అదనంగా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయడానికి సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సతీష్, ఎండోమెంట్ ఈఓ ప్రసాదరావు, సీఐ సింహాద్రినాయుడు, ఎస్సై వీరబాబు, ఇరిగేషన్ ఏఈ కృష్ణమూర్తి, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ ఝాన్సీ, ఎలక్ట్రికల్, వైద్య, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

శంబర పాఠశాలను సందర్శించిన రాష్ట్రస్థాయి పరిశీలకుడు



విద్యార్థులతో మాట్లాడుతున్న రాష్ట్రస్థాయి పరిశీలకుడు

మక్కువ: మండలంలోని శంబర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను లెర్నింగ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రాం (అభ్యసన అభివృద్ధి కార్యక్రమం) రాష్ట్ర స్థాయి పరిశీలకుడు డాక్టర్ ఎస్.టి.చైతన్య బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో చదువుతున్న 6,7,8వ తరగతుల విద్యార్థులతో ముచ్చటించారు. ఇంతవరకు ఎంత సిలబస్ పూర్తయిందో తెలుసుకుని విద్యార్థుల స్థాయిని పరిశీలించారు. ఉపాధ్యాయుడు బోధించిన పాఠ్యాంశాలను చక్కగా విని, ఎప్పటికప్పుడు సిలబస్ పూర్తి చేసి, పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని సూచించారు. అనంతరం పాఠశాలలో నాడు, నేడు నిధులతో చేపట్టిన అదనపు తరగతి భవన నిర్మాణాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఉపవిద్యాశాఖాధికారి పి.బ్రహ్మాజీరావు, ఎంఈవో వి.మల్లేశ్వరరావు, హెచ్‌ఎం ఎం.నారాయణరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విశ్రాంత ఉద్యోగుల జిల్లా కార్యవర్గం ఎన్నిక



విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా కార్యవర్గం

బొబ్బిలి: విశ్రాంత ఉద్యోగుల జిల్లా కార్యవర్గం ఎన్నిక బొబ్బిలిలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా కార్యవర్గం జిల్లా అధ్యక్షుడిగా రౌతురామమూర్తినాయుడు, అసోసియేట్ అధ్యక్షులుగా ఎల్.జగన్నాథం, చల్లా వెంకటరావు, జనరల్ సెక్రటరీగా రెడ్డి కృష్ణమూర్తినాయుడు, ట్రెజరర్‌గా ఎల్.సూర్యనారాయణ, ఉపాధ్యక్షులుగా పి.సత్యంనాయుడు, కోలబలరాం, వంతరాం శ్రీరామమూర్తి, కొంచాడ సత్యరాజు, రేజేటి నాగేశ్వరరావు, జాయింట్‌సెక్రటరీలుగా గొట్టాపు ఆదినారాయణ, బొత్స పారినాయుడు, గురాన కృష్ణమూర్తి, నిడదాన అప్పారావులు, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా కందుకూరి తవిటయ్య, ఈడుబిల్లి నాగేశ్వరరావులు ఎన్నికయ్యారు. వారి పదవీకాలం మూడేళ్లు. ఎన్నికైనసభ్యులంతా కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించి, సంఘం బలోపేతానికి కృషిచేస్తామంటూ పలు తీర్మానాలు చేశారు.నూతన కార్యవర్గసభ్యులను పలువురు అభినందించారు.

చెట్టును ఢీకొన్న టాటా ఏస్: ఒకరి మృతి



చెట్టును ఢీకొన్న టాటా ఏస్



మృతి చెందిన చంద్రశేఖర్

గుర్ల: పరిమితికి మించి ప్రయాణికులతో వెళ్తున్న టాటా ఏస్ వాహనం చెట్టును కొట్టడంతో ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి. చీపురుపల్లి నుంచి ప్రయాణికులతో వస్తున్న టాటా ఏస్ వాహనం గుర్ల మండలంలోని అచ్యుతాపురం వద్ద చెట్టును ఢీకొట్టింది. బుధవారం జరిగిన ఈ ప్రమాదంలో పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటకు చెందిన పొట్నూరు చంద్రశేఖర్(47) తీవ్ర గాయాల పాలై అక్కడిక్కడే మృతి చెందాడు. మరో మ్ముగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 ద్వారా విజయనగరం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. కొత్తవలసలో జరిగే ఒక వివాహనికి వెళ్తుండగా టాటా ఏస్ వాహనం ప్రమాదానికి గురైనట్లు ఎస్సై శిరీష తెలిపారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.

రోడ్డు ప్రమాదంలో ఏఎన్ఎం...

సాలూరు: ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో ప్రమాదంలో ఓ ఏఎన్ఎం మృతి చెందింది. మండలంలోని చీపురువలస గ్రామ సమీపంలో బుధవారం జరిగిన ఈ సంఘటనపై రూరల్ ఎస్సై ప్రయోగమూర్తి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మక్కువ మండలం శంబర పీహెచ్‌సీలో ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తున్న సాలూరు మండలం కూర్మరాజు పేట గ్రామానికి చెందిన గుమ్మడి ఆదిలక్ష్మి బుధవారం పీహెచ్‌సీలో విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై కూర్మరాజు పేట వైపు వస్తుండగా చీపురువలస గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆదిలక్ష్మికి తీవ్రగాయాలయ్యాయి, వెంటనే సమీపంలో ఉన్న మామిడిపల్లి పీహెచ్‌సీకి తరలించి ప్రథమ చికిత్స అందించి సాలూరు సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై కేసునమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతురాలి భర్త వెంకటరమణ ట్రాక్టర్‌షోరూంలో పని చేస్తున్నాడు. వారికి 12 సంవత్సరాల అమ్మాయి కీర్తన, ఎనిమిది సంవత్సరాలు అబ్బాయి నిఖిల్ ఉన్నారు.



పిల్లలతో మృతురాలు ఆదిలక్ష్మి (ఫైల్)